క్లుప్తంగా

ఎస్పీని కలిసిన డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్



ఎస్పీని కలిసిన బల్వంతయ్య

అనంతగిరి: హైదరాబాద్‌లో విధులు నిర్వహించిన బల్వంతయ్య.. బదిలీపై జిల్లాకు డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎస్పీ కోటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

మండల సాధనే లక్ష్యం



దీక్షలో మాట్లాడుతున్న సభ్యుడు గోపాల్

పెద్దేముల్: తట్టెపల్లి మండల సాధనే తమ లక్ష్యమని, మండల కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించే వరకు నిరసన కొనసాగుతుందని సాధన సమితి సభ్యుడు గోపాల్ అన్నారు. తట్టెపల్లి చౌరస్తాలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష సోమవారం నాటికి 25వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు వారాలుగా నిరసన తెలుపుతున్నా.. ప్రభుత్వం, పాలకులు స్పందించడం లేదన్నారు. తట్టెపల్లిని మండలంగా మార్చేవరకు దీక్ష ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏసు, పండరి, షబ్బీర్, హిమ్రాన్, బక్కప్ప, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

యువతను చైతన్య పరచడమే లక్ష్యం

కుల్కచర్ల: యువతను చైతన్య పరచడమే లక్ష్యంగా పరిగి నియోజకవర్గ పరిరక్షణ సంఘం (పీఎన్‌పీఎస్) పని చేస్తుందని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ తెలిపారు. ఆదివారం రాత్రి కుల్కచర్ల మండలం అనంతసాగర్‌లో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా.. అధ్యక్షుడిగా చల్లా రమేష్‌ను నియమించారు. ఈ సందర్భంగా రాఘవేందర్ మాట్లాడుతూ.. మన ప్రాంత ప్రజల అభ్యున్నతి, హక్కుల సాధనకై యువతలో ప్రశ్నించేతత్వం, సామాజిక బాధ్యత, రాజకీయ చైతన్యం తీసుకువచ్చేందుకు సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు హరికృష్ణ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మరక్షణ, ఆరోగ్య సంరక్షణకు కరాటే అవసరం



కరాటే శిక్షణ ఇస్తున్న మాస్టర్ సంగన్న

మర్పల్లి: ఉచిత కరాటే శిక్షణా శిబిరాన్ని 15 సంవత్సరాలోపు విద్యార్థినీ విద్యార్థులు వినియోగించుకోవాలని మాస్టర్ సింగూరి సంగన్న చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కరాటే శిక్షణా తరగతులు సింగన్న ప్రారంభించి మాట్లాడారు. ఆత్మ రక్షణకోసం, ఆరోగ్యం సంరక్షణకోసం కరాటేను నేర్చుకోవాలని సూచించారు. ఈ తరగతులు మే 1వ తేదీ నుంచి మే 31 వరకు కొనసాగుతాయని, ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6.30 గంటల వరకు క్లాసులు జరుగుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

ఐకేపీల సమస్యలు పరిష్కరించాలి



కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న సంఘం నాయకులు

అనంతగిరి: తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ)డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నాయకులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి డీఆర్‌డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. అర్హులైన వీఓఏలకు సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు అరుణ, ఉపాధ్యక్షుడు దేవయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభు, గౌరవ అధ్యక్షుడు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

పల్లె దవాఖానాలకు సుస్తీ!

- ఇరుకు గదుల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు
- సౌకర్యాల లేమితో సిబ్బంది ఇబ్బంది
- రోగులకు అందని వైద్య చికిత్స
- జ్వరం వచ్చినా పట్టణాలకు పరుగు



మాటూరు: ఇరుకైన కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతున్న ఆరోగ్య ఉపకేంద్రం

దౌల్తాబాద్: పల్లె ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా దగ్గు, జలుబు, విష జ్వరాలు విజృంభిస్తుండగా.. సౌకర్యాల లేమితో ఆరోగ్య ఉప కేంద్రాలు (పల్లె దవాఖానలు) పడకేశాయి!. దీంతో అటు వైద్య సిబ్బంది, ఇటు రోగులు ఇబ్బంది పడుతున్నారు. పేరుకే సర్కారు ఆస్పత్రులని, ఇక్కడ సూది మందు లేదు, మాత్రలు ఉండవని, అవి ఉంటే సిబ్బంది ఉండరని పలువురు వాపోతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ఆరోగ్య ఉపకేంద్రాలు 9 ఉండగా.. ఇందులో ఏడింటికి సొంత భవనాలు లేవు. అరకొర వసతులతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో వసతులు సరిగా లేకపోవడంతో సిబ్బంది స్థానికంగా ఉండడం లేదు. దీంతో పల్లెల్లో ఎవరికైనా సాధారణ జ్వరం వచ్చినా, అత్యవసర పరిస్థితి ఏర్పడినా వైద్యచికిత్సల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. దూరం వెళ్లేందుకు ఇబ్బంది పడేవారు స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.

లక్ష్యం ఇలా..

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పింది. పీహెచ్‌సీ పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి ఉపకేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రజలకు అత్యవసర ప్రాథమిక వైద్యసేవలు అందించాలి. కానీ.. ఆ ఉపకేంద్రాలకు సొంత భవనాలు లేక అలంకారప్రాయంగా మారాయి. సిబ్బంది స్థానికంగా ఉండకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో రోగులకు వైద్యం అందకుండా పోతోంది.

వేధిస్తున్న వసతుల కొరత

ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు లేని చోట పంచాయతీ భవనం, కమ్యూనిటీ హాల్‌లో కొనసాగిస్తున్నారు. అక్కడ వెలుతురు, తాగునీరు తదితర సౌకర్యాలు లేని గదులు ఉండడంతో ప్రతివారం వైద్య పరీక్షల కోసం వచ్చే గర్భిణులు ఇబ్బంది పడగా.. చికిత్స పరికరాలు, రికార్డులు ఇతర సామగ్రి ఉంచేందుకు అనువైన స్థలం లేక, ఉండేందుకు సరైన వసతి లేకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు.

వైద్యసేవలు ఇలా..

ఉప కేంద్రాల్లో అత్యవసర మందులతో పాటు జ్వరం, దగ్గు, విరేచనాలు, వాంతులు లాంటి జబ్బులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, బీపీ పరీక్ష యంత్రం, బరువు తూకం యంత్రం అందుబాటులో ఉంటాయి. ఇలాంటి సౌకర్యాలు ఇక్కడ లేకపోవడంతో రోగులు రావడానికి ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికైనా ఉపకేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసి, పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామీణులు కోరుతున్నారు.

జేపీఎస్‌లను క్రమబద్ధీకరించాలి



తాండూరు రూరల్: సమ్మెలో కార్యదర్శులు

అనంతగిరి: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే క్రమబద్ధీకరించాలని జేపీఎస్ జిల్లా యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో పరిగి, వికారాబాద్ డివిజన్‌లకు చెందిన జేపీఎస్‌లు తమ సమస్యల సాధనకు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జేపీఎస్, ఓపీఎస్‌లను పర్మినెంట్ చేయాలని కోరారు. తమకు అప్పగించిన పనులను తూచ తప్పకుండా గ్రామాల్లో చేపడుతున్నామని, ప్రజలతో మమేకమై జీపీలను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సమష్టి కృషితో తెలంగాణ జీపీలు నేడు దేశ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9వేలకు పైగా జేపీఎస్‌లు ఉన్నారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనుసుతో ఆలోచించి క్రమబద్ధీకరించాలని కోరారు.

తాండూరు రూరల్‌లో..

తాండూరు రూరల్: తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె సోమవారంతో నాలుగో రోజుకు చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని జేపీఎస్‌లు స్పష్టం చేశారు. దీక్షలో తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, దౌల్తాబాద్, బోంరాస్‌పేట్, కొడంగల్ మండలాల నుంచి దాదాపు 250 మంది పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో పాల్గొన్నారు.

పఠన శిబిరాలు.. విద్యార్థులకు వరం

- చిన్నారుల్లో దాగున్న కళలను వెలికితీస్తాం
- మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి



గొట్టిగఖుర్దులో శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంఈఓ

బషీరాబాద్: వేసవి సెలవుల్లో విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చదవడం, రాయడం, కథల రూపంలో మాట్లాడటం వంటివాటిని పఠన శిబిరాల్లో నేర్పిస్తారని, ఇవి చిన్నారులకు వరమని ఎంఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గొట్టిగ ఖుర్దు ప్రాథమిక పాఠశాల, మంతన్‌గౌడ్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం పఠన శిబిరాలు ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ శిబిరాలు విద్యార్థుల్లో దాగున్న కళలను వెలికితీస్తాయని, పాడటం, డ్రాయింగ్ చేయడం వంటి వాటిలో ప్రోత్సహిస్తామని చెప్పారు. ఉదయం రెండు గంటల పాటు ఈ శిబిరంలో నైపుణ్యాల అభివృద్ధి, ఆలోచన శక్తి పెరిగేలా పజిల్, పొడుపు కథలు, గణిత చతుర్విధ ప్రక్రియలను నేర్పిస్తామని పేర్కొన్నారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను శిబిరాలకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, హెచ్‌ఎం మురహరినాథ్, శేషాద్రి, నాయకులు విజయ్ కుమార్, సునీల్, రమేష్, నరేష్, అంజిలయ్య పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం



పూర్వ విద్యార్థులు

అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. మేరినాట్స్ బాలికల ఉన్నత పాఠశాలలో 1999 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన మిత్రులు రెండు దశాబ్దాల అనంతరం కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సంబురంగా గడిపారు. ఈ సందర్భంగా నాడు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివి దేశ విదేశాల్లో స్థిరపడ్డవారున్నారని, చదువు నేర్పిన ఉపాధ్యాయులను ఎన్నటికీ మరిచిపోమన్నారు. ప్రస్తుతం తాము చదువుకున్న పాఠశాల మూతపడి ఉండటం బాధాకరమని చెప్పారు.

దళితుల అభ్యున్నతికి నిరంతరం కృషి

పరిగి: దళితుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని కేఎస్‌ఆర్ ట్రస్ట్ చైర్మన్, బీజేపీ నాయకుడు శరత్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రాహీంపూర్‌లో దళితులకు 20 కనక డప్పులు ఆయన అందజేశారు. మరో 30 డప్పులు కావాలని వారు కోరగా త్వరలో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రయ్యకు రూ.5వేలు, ఇటీవల ఎల్లయ్య మృతి చెందగా.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యాదయ్య, జిల్లా కార్యదర్శి పెంటయ్యగుప్తా, అసెంబ్లీ కన్వీనర్ నరసింహ, అధికార ప్రతినిధి బాలకృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్‌రెడ్డి, గెమ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.



దళితులకు డప్పులు అందజేస్తున్న శరత్‌కుమార్‌రెడ్డి

యువత సహకారం అభినందనీయం..

దోమ: పేద విద్యార్థుల అభ్యున్నతికి యువత ముందుకురావడం సంతోషకరమని బొంపల్లి గ్రామ ఎంపీటీసీ రాములు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ అన్నారు. సోమవారం బొంపల్లి ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థిని రవళి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, పుస్తకం పఠనం, గేమ్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ మేరకు సోమవారం నుంచి సమ్మర్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత చిన్నారుల ఉన్నతికి ప్రతీ ఒక్కరూ సేవాభావంతో ముందుకు రావాలన్నారు.

సీఈఐఆర్‌తో ఫోన్ రికవరీ



యాలాల: బాధితుడికి మొబైల్ అందజేస్తున్న ఎస్‌ఐ అరవింద్

యాలాల: పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి బాధితుడికి అప్పగించిన సంఘటన సోమవారం యాలాలలో జరిగింది. ఎస్‌ఐ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. పగిడియాల గ్రామానికి చెందిన నరేష్ నెల రోజుల క్రితం ధారూరు మండల కేంద్రంలో మొబైల్ పోగొట్టుకొని, వారం రోజుల క్రితం యాలాల ఠాణాలో ఫిర్యాదు చేశారు. నరేష్ ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ యాప్‌తో పోగొట్టుకున్న చరవాణి జాడ తెలుసుకొని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సోమవారం బాధితుడు నరేష్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా.. చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ యాప్‌లో వివరాలు నమోదు చేసి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ధారూరులో..

ధారూరు: కొత్తగా వచ్చిన సీఈఐఆర్ యాప్ ద్వారా పోలీసులు పోయిన ఫోన్లను కనిపెట్టి స్వాధీనం చేసుకుని, బాధితులకు అప్పగిస్తున్నారు. ధారూరు గ్రామానికి చెందిన రఫిక్ అనే వ్యక్తి వికారాబాద్ నుంచి ధారూరుకు ఆటోలో వస్తూ మొబైల్ పోగొట్టుకున్నారు. వెతికినా దొరకక పోవడంతో ధారూరు పోలీసులకు సదరు వ్యక్తి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ యాప్ ద్వారా పోయిన ఫోన్‌ను కనిపెట్టి రఫిక్‌కు అందజేసినట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.

కార్మిక హక్కులను కాలరాసిన కేంద్రం

- శ్రమదోపిడీని అరికట్టండి
- పనికి తగిన వేతనం ఇవ్వాలి
- పని గంటలు నిర్ణయించాలి
- మేడే ఉత్సవాల్లో వక్తలు



కొడంగల్: జెండా ఆవిష్కరిస్తున్న కార్మికులు



వికారాబాద్: సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ర్యాలీ

పరిగి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కష్టజీవులు శ్రమదోపిడీకి గురికాకుండా చూడాలని, పనికి తగిన వేతనం చెల్లించాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణ కేంద్రంలో కార్మిక జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల కష్టాలను గుర్తించడంలో విఫలమైందని విమర్శించారు. పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. శ్రమజీవుల సంక్షేమం కోసం తాము పాటు పడతామని స్పష్టం చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య, సీపీఐ డివిజన్ కార్యదర్శి పీర్‌మహ్మద్, మండల అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

హక్కుల సాధనకు..

కొడంగల్: భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తా నుంచి పురవీధుల గుండా ర్యాలీ తీశారు. అనంతరం కూడలిలో కార్మిక జెండాను ఎగురవేసి, బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు. హక్కుల సాధన కోసం కార్మిక సంఘాలు నిరంతరం పోరాటం చేస్తుంటాయన్నారు. కష్టజీవులకు కనీస వేతనంతో పాటు 8 గంటల పని కాలాన్ని నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ కార్మికులు సీఐటీయూ నాయకుడు బుస్స చంద్రయ్య ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చిన్న వెంకటయ్య, శ్రీనివాస్, అంజి, పకీరప్ప, మొగులయ్య, తూము రాములు, కనకయ్య, తాండ్ర రాములు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రమను గుర్తించాలి

యాలాల: కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు పాటుపడాలని సర్పంచ్ సిద్రాల సులోచన అన్నారు. మేడే సందర్భంగా ఆమె పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించి మాట్లాడారు. కార్మికుల శ్రమను గుర్తించాలని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్, గ్రామస్తులు శేఖర్, మలిగేరి రాజు, పాండుగౌడ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల పక్షపాతి కేసీఆర్

మోమిన్‌పేట: కార్మికులకు బానిస సంకేళ్ల నుంచి పూర్తిగా విముక్తి కలిగిన నాడే మేడే దినోత్సవానికి సార్థకమని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ అన్నారు. కార్తికేయ ఇండస్ట్రీస్ ఆవరణలో ఎంప్లాయిస్ యూనియన్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్యతో కలిసి ఆయన జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో కార్మికుల ప్రాణ త్యాగాల ఫలితమే మేడే అన్నారు. కూడు, గూడు, విద్య, వైద్యం అందరికీ సమానంగా అందించే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని విజయ్ కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, కార్మికుల దినోత్సవం రోజున కేసీఆర్ మున్సిపాల్టీ, కార్పొరేషన్, పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు రూ. వెయ్యి వేతనాన్ని పెంచినట్లు ఆయన గుర్తు చేశారు. కార్మిక నాయకులు రాములు, వీరారెడ్డి, నగేశ్, దేవరాజ్, మాణిక్యం, విక్రంరెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.

వికారాబాద్‌లో..

అనంతగిరి: వికారాబాద్‌లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు తమ యూనియన్ జెండాలను ఆవిష్కరించి ర్యాలీలు నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, సీఐటీయూ, విద్యుత్ కార్యాలయం వద్ద జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో..

మేడే సందర్భంగా బీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక విభాగం ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా, డీసీఎంఎస్ గోదాం వద్ద జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

కార్మికుల కోసం సంక్షేమ పథకాలు

తాండూరు: మేడే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ కార్మిక విభాగం తాండూరు అధ్యక్షుడు గోపాల్ తెలిపారు. మేడే సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సందల్‌రాజుగౌడ్, పార్టీ నాయకులు, కార్మిక సంఘం నాయకులతో కలిసి కార్మిక విభాగం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ శ్రమజీవులకు జీవితబీమా, వైద్య సేవలను ప్రభుత్వం మెరుగు పర్చిందని చెప్పారు.



జెండా ఆవిష్కరిస్తున్న గోపాల్ తదితరులు



పరిగిలో.. కార్మిక సంఘాల నాయకులు



మోమిన్‌పేట: కార్తికేయ ఇండస్ట్రీస్‌లో



తాండూరు రూరల్: సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద..



యాలాల: పంచాయతీ కార్మికులతో సర్పంచ్ తదితరులు

ఆర్థిక సహాయం

దోమ: పేద ప్రజలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని బొంపల్లి ఎంపీటీసీ రాములు అన్నారు. గ్రామానికి చెందిన పట్నం శ్రీనివాస్ అనారోగ్యంతో మృతిచెందగా.. సోమవారం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అందజేసిన తక్షణ ఆర్థిక సహాయం రూ.5 వేలను శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఎంపీటీసీ అందించారు.

భవన నిర్మాణ కార్మికుడు లేబర్ కార్డు పొందాలి

పరిగి: భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పద్మమ్మ అన్నారు. సోమవారం మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులను జన్‌సహాస్ స్వచ్ఛంద సంస్థం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు లేబర్ కార్డు పొందాలని సూచించారు. కార్డు కలిగిన వారి కూతురు వివాహానికి రూ.30 వేలు, సాధారణ మరణం సంభవిస్తే రూ.1.3లక్షలు, ప్రమాదవశాత్తు మృత్యువాత పడితే రూ.6.3లక్షల బీమా ఉంటుందన్నారు. కార్డుల్లో ఎలాంటి సందేహం ఉన్నా.. సంస్థను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జన్‌సహాస్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్‌కుమార్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ రాజేందర్, ఎంపీటీసీ సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

సమ్మర్ క్యాంపులు వినియోగించుకోండి

పరిగి: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి హరిశ్చందర్ సూచించారు. సోమవారం చిట్యాల ప్రాథమిక పాఠశాలలో సమ్మర్ క్యాంపును ప్రారంభించి ఎంఈఓ మాట్లాడారు. గ్రామ యువకుల సహకారంతో స్వచ్ఛందంగా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు క్యాంపు ఉంటుందని తెలిపారు. ఇందులో పిల్లలు చదవడం, రాయడం, ఇంగ్లీష్, గణితములలో ప్రత్యేక బోధనలు నిర్వహిస్తామని వెల్లడించారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలు క్యాంపులో పాల్గొనేలా చూడాలని చెప్పారు.